సాక్షి
కుమురం భీం

శుక్రవారం । 22 । ఆగస్టు । 2025



బసవన్నల పండుగ..
వ్యవసాయ పనులతో అలసిపోయిన బసవన్నలను పూజించే పండుగ పొలాల అమవాస్య. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఈ ఎడ్ల పండుగను జరుపుకోనున్నారు. 8లో▸



'ప్రీప్రైమరీ'లో పోస్టుల భర్తీ
జిల్లాలోని 41 ప్రభుత్వ పాఠశాలలు ప్రీప్రైమరీ బోధనకు ఎంపికయ్యాయి. ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 9లో▸

గరిష్టం/కనిష్టం
31.3 /26.1

వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జయ్‌కుమార్

కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా ఎం.జయ్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ గ్రేడ్– 3 వెయిటింగ్ లిస్టులో ఉన్న ఆయనను కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి బదిలీ చేశారు. ప్రస్తుతం తాత్కాలిక మున్సిపల్ కమిషనర్‌గా రాజేందర్ కొనసాగుతున్నారు.

13న జాతీయ లోక్‌అదాలత్



మాట్లాడుతున్న న్యాయమూర్తి ఎంవీ రమేశ్

ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సెల్ అథారిటీ చైర్మన్ ఎంవీ రమేశ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టులో గురువారం సీనియర్ సివిల్ జడ్జి యువరాజు, జూనియర్ సివిల్ జడ్జి ఉల్లం అజయ్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ అమృత్‌పాల్ కౌర్, ఏఎస్పీ చిత్తరంజన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో రాజీ చేయడానికి అనుకూలంగా ఉన్న కక్షిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ రామానుజం, సీఐలు, ఎస్సైలు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

కార్తీక్‌కు ఎమ్మెల్యే అభినందన



అభినందిస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌అర్బన్: ఇటీవల స్పిటి వ్యాలీలోని మౌంట్ కనామో శిఖరాన్ని అధిరోహించిన కెరమెరి మండలం కెలి కె గ్రామానికి చెందిన పర్వతారోహకుడు గిత్తే కార్తీక్‌ను గురువారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సతీష్, లాలా, శంకర్, నాగురావు, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

'ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తాం'



పంటలు పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ విఠల్

బెజ్జూర్(సిర్పూర్): భారీ వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని ఎమ్మెల్సీ దండె విఠల్ తెలిపారు. మండలంలో ప్రాణహిత వరదతో మునిగిన పంటలను గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గంలో బెజ్జూర్ మండలంలో తప్ప అన్ని మండలాల్లో గతంలో పరిహారం అందించారని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ అధికారులు సక్రమంగా సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందించాలని సూచించారు. సమస్యలు ఉంటే తహసీల్దార్ రామ్మోహన్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏవో రామకృష్ణకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పంద్రం పుష్పలత, జగ్గాగౌడ్, విశ్వేశ్వర్, టాకిరే శ్రీనివాస్, రాచకొండ శ్రీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

'పింఛన్లు పెంచకుంటే ఊరుకోం'



మాట్లాడుతున్న మంద కృష్ణ మాదిగ

కౌటాల(సిర్పూర్): హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్లు పెంచకుంటే ఊరుకోమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. కౌటాలలో గురువారం ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సులో మాట్లాడారు. దివ్యాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా పెన్షన్లు పెంచకుంటే హైదరాబాద్‌లో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఇగురపు విఠల్, నాయకులు పిట్టల సత్యనారాయణ, థామస్, అనిల్, రాజేశ్, హీరామన్, శంకర్ పాల్గొన్నారు.

మేలుకోకుంటే కాటేస్తయ్!

- మున్సిపాలిటీల్లో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు
- ఉత్సవాల వేళ పొంచి ఉన్న ప్రమాదం
- సరిచేయాలని పట్టణ ప్రజల విన్నపం



కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరామార్కెట్ సమీపంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు



జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో గజిబిజిగా తీగలు

ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తగిలి పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రభుత్వం రాజధాని నగరం హైదరాబాద్‌లో స్తంభాలపై వైర్లు తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. మరో వారం రోజుల్లో వినాయక చవితి ఉత్సవాలు, ఆ తర్వాత దుర్గామాత నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. విగ్రహాలను తరలించే క్రమంలో వెలాడే విద్యుత్ తీగలకు తగిలితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

చెట్ల మధ్య.. చిక్కుముడులు

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధితోపాటు పట్టణాన్ని ఆనుకుని ఉన్న రాజంపేట పంచాయతీ పరిధిలోని పలు కాలనీల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయి. చెట్ల మధ్యలోంచి వెళ్తుండడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా, రాజంపేటలో పరిధిలో 10 వార్డులు ఉన్నాయి. మొత్తం జనాభా 40వేలకు పైగా ఉంటుందని అంచనా. పట్టణంలోని ట్రాన్స్‌ఫార్మర్లకు వెళ్లే 11 కేవీ లైన్ ఉంటుంది. ఇళ్ల మధ్య ఉన్న లైన్లను విద్యుత్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సరిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కాలనీల్లో చెట్ల మధ్యలో ఉన్న కొమ్మలు తొలగించలేదు.

స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి

ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 6 వరకు గణేష్ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లోని ప్రధాన కాలనీల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే ఎత్తు తక్కువగా ఉన్న స్తంభాల ఎత్తు పెంచాల్సి ఉంది. జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు కంచెలు ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు కాకుండా ఎంసీబీలు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

సాక్షి
ఫోకస్

'కాగజ్‌నగర్'లో అస్తవ్యస్తం

కాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్‌కు వెళ్లే దారితోపాటు ప్రభుత్వ ఆస్పత్రి, ఎల్లగౌడ్‌తోట, అంబేడ్కర్ చౌరస్తా, మారుతినగర్, సీబాపుకాలనీ, కాపువాడ, ద్వారకానగర్, శ్రీరాంనగర్, నౌగాం బస్తీ, ఎస్పీఎం కాలనీలు, రాజస్తాన్ హోటల్ సమీపంలో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నాయి. వినాయక చవితి వస్తుండడడంతో పలు కాలనీల్లోని వినాయక విగ్రహాలను ఈ మార్గం గుండానే ఊరేగింపు నిర్వహిస్తుంటారు. విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతుండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

- ఇందిరా మార్కెట్ సమీపంలోని కన్యాకాపరమేశ్వరి దేవాలయం సమీపంలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్గం గుండా ఏటా యాత్ర సమయంలో వేలాడుతున్న విద్యుత్ తీగలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతేడాది విద్యుత్ వైర్లు అడ్డంకులతో కమిటీ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతూ శోభాయాత్ర ముగించారు.
- ఎల్లగౌడ్‌తోట సమీపంలోని బ్యాంకు రోడ్డుపై విద్యుత్ తీగలు చిన్నవాహనం వెళ్లినా తగిలేలా ఉన్నాయి. వాహనదారులు కర్ర సహాయంతో తీగలను పైకి లేపుకొంటూ ముందుకు సాగుతుంటారు. ఈ మార్గంలో గోదాంలు ఉండడంతో ఎక్కువగా వ్యాన్లు, లారీలు రాకపోకలు సాగిస్తున్నాయి.

తీగలు సరిచేయాలి



ఇందిరా మార్కెట్ ఏరియాలో విద్యుత్ స్తంభాలకు ఇతర కేబుల్స్ కట్టారు. స్తంభం మొత్తం తీగలతో నిండిపోయింది. తీగలు కూడా వేలాడుతున్నాయి. వినాయక శోభాయాత్రలో విద్యుత్ తీగలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అధికారులు ముందస్తుగా తీగలు సరిచేయాలి.

– బి.కుమార్, ఇందిరా మార్కెట్, కాగజ్‌నగర్

కొమ్మలు తొలగించాలి



గణేష్ శోభాయాత్ర సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల నుంచి విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహిస్తాం. భారీ విగ్రహాలకు విద్యుత్ తీగలు తగలకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. రోడ్డుకిరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలి.

– సాయి, కాగజ్‌నగర్

ప్రమాదాలకు ఆస్కారం



సీబాపు కాలనీ నుంచి సుమారు పది వినాయక విగ్రహాలు తరలిస్తాం. తీగలు కిందికి ఉండడంతో ఏటా ఇబ్బంది పడుతున్నాం. మా కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచె లేక ప్రమాదకరంగా ఉంది.

– వినోద్, సీబాపుకాలనీ

ఇళ్లకు సమీపంలోనే తీగలు



ఇళ్లకు అతి సమీపం నుంచే విద్యుత్ తీగలు వెళ్తున్నాయి. ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. వైర్లను కనీసం ఆరు నెలలకోసారి సరిచేస్తే సమస్య ఉండదు. ఇష్టారీతిన పెరిగిన చెట్ల కొమ్మలను కూడా తొలగించాలి.

– ఆనంద్‌రావు, ఆసిఫాబాద్

అధికారులు స్పందించాలి



పట్టణంలోని అనేక కాలనీల్లో చెట్ల మధ్యలోంచి విద్యుత్ తీగలు ఉన్నాయి. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి విద్యుత్‌శాఖ అధికారులు స్పందించాలి.

– దండనాయకుల సతీష్‌రావు, ఆసిఫాబాద్

ముందస్తు చర్యలు చేపడతాం

కాగజ్‌నగర్ పట్టణంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపడుతున్నాం. విద్యుత్ తీగలకు ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్నాం. వినాయక శోభాయాత్రకు ఇబ్బందులు లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఎస్పీఎం యాజమాన్యం కూడా వేలాడుతున్న విద్యుత్ తీగలు, రోడ్లకిరువైపులా చెట్ల కొమ్మలు తొలగిస్తుంది.

– రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్

క్షీణిస్తున్న 'పాల్వాయి' ఆరోగ్యం

- శుక్రవారం పట్టణ బంద్‌కు బీజేపీ నాయకుల పిలుపు



హరీశ్‌బాబును పరీక్షిస్తున్న వైద్యుడు

కాగజ్‌నగర్‌టౌన్: ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. రాత్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు శ్రీధర్‌బాబు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు నిర్వహించి షుగర్ లెవల్స్ తగ్గుతున్నాయని తెలిపారు. దీక్ష ఇలాగే కొనసాగితే ఎమ్మెల్యే ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం కాగజ్‌నగర్ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురైతే జరిగే పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు. సమావేశంలో ఈర్ల విశ్వేశ్వర్‌రావు, శ్రీనివాస్, మోతీరాం తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు

సత్యాగ్రహ దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి మద్దతు పలికారు. కాగజ్‌నగర్ మండలంలోని బెంగాలీలు, విశ్వబ్రాహ్మణ సంఘం, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎమ్మాజీ, నాయకులు ముకేశ్‌గౌడ్, తిరుపతి, ఆంజనేయులు, గోవర్ధన్, సంతోష్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

నేడు వయోవృద్ధుల దినోత్సవం

ఆసిఫాబాద్: ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే వైద్య ప్రయోజనాలు, ఆరోగ్య పథకాలు, చట్టపరమైన సేవలు, జాతీయ న్యాయ సేవలు, హెచ్ఐవీ, మాదకద్రవ్యాల వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

మద్యం పాలసీ వచ్చేసింది..

- రూ.3లక్షలకు పెరిగిన దరఖాస్తు రుసుం



ఆసిఫాబాద్: తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రస్తుత పాలసీ ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుండగా, పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేలా 2025– 27 నూతన ఎక్సైజ్ పాలసీ ఖరారు చేసింది. రెండేళ్లపాటు ఈ విధానం అమల్లో ఉండనుంది. తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుం గతంలో రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలకు పెంచింది. అయితే టెండర్ షెడ్యూల్‌ను మాత్రం ప్రకటించలేదు. సెప్టెంబర్ మొదటి వారంలో దరఖాస్తుల స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. రెండేళ్లపాటు దుకాణాల నిర్వహణకు ఒకరు ఎన్నైనా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

జిల్లాలో 32 మద్యం దుకాణాలు

డిసెంబర్ నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. రెండేళ్ల క్రితం నిర్వహించిన టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు 1,020 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.20.40 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో మాదిరిగానే జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్ ప్రాతిపదికన షాపులు కేటాయించనుంది. గౌడ కులస్తులకు 2, ఎస్సీ 4, ఎస్టీలకు 6 దుకాణాలు కేటాయించగా, జనరల్ కేటగిరీలో మరో 20 దుకాణాలకు లక్కీ డ్రా పద్ధతిన టెండర్లు నిర్వహించనున్నారు. ఒక్కో దరఖాస్తుకు రుసుం రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్ ప్రాంతాల్లో దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, పాన్ కార్డుతోపాటు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. జనరల్ కేటగిరీ అయితే ఆధార్, పాన్ కార్డు, మూడు పాస్‌ఫొటోలు జత చేయాలి. ఈ విషయమై జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతికిరణ్‌ను సంప్రదించగా.. జిల్లాలో పాత విధానం మాదిరిగానే మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇంకా ఖరారు కాలేదని పేర్కొన్నారు.

గంజాయి సాగు చేస్తే రాయితీలు రద్దు

- కలెక్టర్ వెంకటేశ్ దోత్రే



మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే

ఆసిఫాబాద్: గంజాయి సాగు చేస్తే రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు రద్దు చేస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం మాదకద్రవ్యాల నివారణపై 'నషా ముక్త్ భారత్ అభియాన్'పై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని, అధికారులు భూయజమానులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యాసంస్థలకు 200 మీటర్ల దూరం వరకు ఎలాంటి పాన్‌టేలాలు ఉండొద్దని అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి

జిల్లాలో పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ వెంకటేశ్‌దోత్రే అన్నారు. వినాయక చవితి, మిలాద్ ఉన్‌నబీ ఉత్సవాల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో ఉత్సవాల నిర్వాహకులు, మసీదు కమిటీ ప్రతినిధులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణేశ్ మంటపాల పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆయా సమావేశాల్లో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఏఎస్పీ చిత్తరంజన్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతికిరణ్, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రమాదేవి, డీటీవో రాంచందర్, ఎస్సీ సంక్షేమ అధికారి సజీవన్, డీఎస్పీ రామానుజం, ట్రాన్స్‌కో ఎస్ఈ శేషారావు, డీపీవో భిక్షపతి, శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

నాలుగు దాటితే అంతే..!

- పీహెచ్‌సీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే సిబ్బంది
- పాముకాటు బాధితులకు సకాలంలో అందని వైద్యం
- అత్యవసర సమయంలో పట్టణాలకు పరుగులు
- ఈ నెలలోనే నలుగురు మృతి

పెంచికల్‌పేట్(సిర్పూర్): జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఏటా పాముకాటుకు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రభుత్వాలు, అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సేవలు అందిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో మాత్రం కానరావడం లేదు. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 30 మందికి పైగా పాముకాటుకు గురయ్యారు. పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన విద్యార్థి కొడప నవదీప్ గురువారం మృతి చెందడం బాధిత కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. మండల కేంద్రంలోని పీహెచ్‌సీ నాలుగు గంటలకే మూసివేయడంతో వైద్యం ఆలస్యమై బాలుడు మృతి చెందాడని స్థానికులు ఆరోపించారు.

అందని అత్యవసర సేవలు

జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ) 5, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీలు) 22 ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగు గంటల తర్వాత గ్రామీణులకు అత్యవసర సేవలు అందడం లేదు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు ఉన్నా.. ఇచ్చే వారు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పెంచికల్‌పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గడిచిన మూడేళ్లలో గుండెపల్లి గ్రామానికి చెందిన అర్క అశోక్, తలండి తిరుపతి, అగర్‌గూడకు చెందిన దన్నూరి రాజు, కమ్మర్‌గాంకు చెందిన నైతం వెంకటమ్మ, ఎల్లూర్‌కు చెందిన కొడప నవదీప్‌లు సకాలంలో వైద్యం అందక మృతి చెందారు.

ప్రైవేటు వాహనాలే దిక్కు..

నూతనంగా ఏర్పడిన పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో అత్యవసర సమయంలో వైద్యం కోసం ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సరైన సమయంలో వైద్యం అందడం లేదు. మండలానికి అత్యవసర సేవలను అందించడానికి 108 అంబులెన్సు ఏర్పాటు చేయాలని విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని మండల వాసులు ఆరోపిస్తున్నారు.

పాముకాటుతో బాలుడి మృతి

పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన కొడప నవదీప్(11) అనే బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నేలపై నిద్రించాడు. సుమారు 9గంటల ప్రాంతంలో కట్లపాము నవదీప్ చేతిపై మూడుసార్లు కాటువేసింది. బాలుడు కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు లైటు వేశారు. పక్కనే ఉన్న కట్లపామును గమనించి కొట్టి చంపారు. బాలుడిని చికిత్స కోసం కాగజ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.



కొడప నవదీప్(ఫైల్)

వైద్యుల సూచన మేరకు మంచిర్యాలకు అంబులెన్సులో తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సిర్పూర్(టి)లోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న నవదీప్ ఇటీవలే ఇంటికి వచ్చాడు. పాముకాటుతో కన్న కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు సులోచన, జగదీష్ రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. బాధిత కుటుంబానికి పలువురు దాతలు ఆర్థికసాయం అందించారు.

ఇటీవలి ఘటనలు..

- కౌటాల మండలం గుండాయిపేట గ్రామానికి చెందిన దుర్గం ప్రియత(26) మే 16న ఇంటి ఆవరణలో పనిచేస్తున్న క్రమంలో పాము కాటువేయడంతో మృతి చెందింది.
- రెబ్బెన మండలం గొల్లగూడకు చెందిన శ్యాం(4) జూలై 29న ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. రాత్రిపూట వైద్యం ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
- కౌటాల మండలం మొగడ్‌ధగడ్ గ్రామానికి చెందిన ఉర్వత్ నాందేవ్(55) ఈ నెల 1న పొలం పనులు చేస్తున్న క్రమంలో పాము కాటుకు గురై మృతి చెందాడు.
- దహెగాం మండలం లోహా గ్రామానికి చెందిన మడే రమాదేవి(22) ఈ నెల 6న పాము కాటుతో మృతి చెందింది.
- దహెగాం మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన కంబాల మహేశ్(18)కు పాము కాటు వేయగా ఈ నెల 11న చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఆస్పత్రులకు తీసుకురావాలి

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మండల కేంద్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటుకు యాంటీ వీనమ్ మందులు అందుబాటులో ఉన్నాయి. పాముకాటుకు గురైతే చికిత్స కోసం వెంటనే ఆస్పత్రులకు తీసుకుని రావాలి. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు అత్యవసర సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, సిబ్బందిని సంప్రదిస్తే వైద్య సేవలు అందిస్తారు.

– సీతారాం, డీఎంహెచ్‌వో

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ఆసిఫాబాద్: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఏపీవోలు, ఏపీఎంలతో ఉపాధి పనుల జాతర, ఉల్లాస్ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, వైద్యారోగ్య సేవలు, వనమహోత్సవం, భారీ వర్షాలతో దెబ్బ తిన్న రహదారులకు మరమ్మతులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలతో గ్రామాల్లో విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్యసిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.

క్లుప్తంగా

అడవిపందుల దాడిలో మొక్కజొన్న పంట ధ్వంసం



ధ్వంసమైన మొక్కజొన్న చేను

ఇంద్రవెల్లి: మండలంలోని అంజీ, హర్కపూర్, వడగామ్ తదితర గ్రామాల్లో అడవిపందుల దాడిలో మొక్కజొన్న చేలు ధ్వంసమయ్యాయి. బుధవారం రాత్రి మండలంలోని అంజీ గ్రామానికి చెందిన డగ్గే సంతోష్ ఎకరం మొక్కజొన్న చేనులో అడవిపందులు దాడి చేయగా పూర్తిగా ధ్వంసమైంది. అటవీశాఖ అధికారులు స్పందించి పంట నష్టపోయిన తమకు పరిహారం మంజూరు చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు.

గంజాయి సేవించిన యువకుడిపై కేసు

తిర్యాణి: గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మండలంలోని ఉల్లిపిట్ట గ్రామానికి చెందిన నితిన్‌కుమార్ గంజాయి సేవిస్తున్నాడనే సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో బుధవారం సాయంత్రం నితిన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని డ్రగ్ టెస్టింగ్ కిట్ పరీక్షించగా, పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. అనంతరం యువకుడిని డీ అడిక్షన్ కేంద్రానికి తరలించామని తెలిపారు.

జేసీబీ, ట్రాక్టర్లు పట్టివేత



జేసీబీ, ట్రాక్టర్ పట్టుకున్న రెవెన్యూ అధికారులు

తానూరు: మండలంలోని బోరిగాం గుట్టకు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్న జేసీబీతోపాటు మూడు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు గురువారం పట్టుకున్నారు. అనుమతి లేకుండా తవ్వకాలు నిర్వహిస్తునట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని వాహనాలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

విద్యుదాఘాతంతో ఎద్దు మృతి



మృతిచెందిన ఎద్దు

సిరికొండ: మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన రైతు మోరె తానాజీ ఎద్దు గురువారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం.. తానాజీ ఎడ్ల పొలాల పండుగ సందర్భంగా తన ఎద్దులను శుభ్రం చేసేందుకు గ్రామ సమీపంలోని చిక్‌మాన్‌వాగులోకి దించాడు. ఇటీవల కురిసిన వర్షాలకు సమీపంలోని విద్యుత్ స్తంభం నేలకొరిగి తీగలు వాగులో పడ్డాయి. గమనించని అధికారులు విద్యుత్ నిలిపివేయలేదు. దీంతో తానాజీ తన ఎద్దును వాగులోకి దించగా షాక్‌తో మృతి చెందింది. అదృష్టవశాత్తు ఎవరూ అందులోకి దిగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకుని వెంటనే అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించండి



మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం: ఖానాపూర్ నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డిని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. గురువారం ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఖానాపూర్ నుంచి బెల్లాల్, ఖానాపూర్ నుంచి తర్లపాడు, ఉట్నూర్ నుంచి గుడిహత్నూర్, ఉట్నూర్ నుంచి హస్నాపూర్ నార్నూర్ చౌరస్తా, కలమడుగు నుంచి జన్నారం, జన్నారం నుంచి కవ్వాల్ రోడ్లను విస్తరించాలని కోరారు. మంత్రి స్పందించి రోడ్ల విస్తరణకు ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్‌రాజ్‌ను ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

బసవన్నల పండుగ.. 'పొలాల'

- నేడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉత్సవాలు
- ఎద్దులతో ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు



ఎడ్లకు పూజలు చేస్తున్న మహిళలు

కెరమెరి(ఆసిఫాబాద్): వ్యవసాయ పనులతో అలసిపోయిన బసవన్నలను పూజించే పండుగ పొలాల అమవాస్య. ఎడ్ల పండుగగా ప్రసిద్ధి చెందిన పొలాలను శ్రావణమాసం చివరలో జరుపుకొంటారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయమే రైతులు తమకు సాగులో తోడునీడగా నిలిచే ఎడ్లను శుభ్రంగా కడిగి ముస్తాబు చేస్తారు. కొమ్ములకు రంగులు వేసి వీపుపై బొమ్మలు వేస్తారు. వీపుపై జూలు, మెడలో గంటలు వేసి అలంకరిస్తారు. పండుగ సందర్భంగా సాయంత్రం ఎద్దులతో రైతులు స్థానిక ఆంజనేయస్వామి ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయనున్నారు. గ్రామాల పటేళ్ల తోరణం తెంపిన తర్వాత ఎడ్ల జతలతో గ్రామాల్లోకి వెళ్తారు.

ప్రత్యేక నైవేద్యం

ఎడ్లతో రైతుల అనుబంధాన్ని పొలాల పండుగ చాటుతుంది. ఇది పురాతన ఆచారంగా పెద్దలు చెబుతుంటారు. ఆలయాల్లో ప్రదక్షిణల అనంతరం ఎడ్లకు ప్రత్యేకంగా చేసిన వంటకాలను నైవేద్యంగా తినిపిస్తారు. ఎడ్లు లేని రైతులు కూడా తోటి రైతుల ఇళ్లకు వెళ్లి ఎద్దులకు పూజలు చేస్తారు.

సంబురాల 'బడ్గా'

పొలాల అమావాస్య మరుసటి రోజు బడ్గా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ మాసంలో నెలరోజులపాటు ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. పొలాల పండుగ జరుపుకొన్న మరుసటి రోజు బడ్గా సందర్భంగా మాంసాహారం తింటారు. అయితే ఉమ్మడి జిల్లాలో శనివారంతోపాటు ఆదివారం కూడా సంబురంగా బడ్గా జరుపుకోనున్నారు. గ్రామ పులిమేరల్లోని జమ్మి చెట్టు వద్ద పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. బడ్గా పండుగ తర్వాత గ్రామాల్లో ఈగలు, దోమల ఉధృతి తగ్గిపోతుందని గ్రామీణులు నమ్ముతారు.

ఎడ్ల పండుగ



ఎడ్లకు చెందిన పండుగగా భావించి రైతులు ఉత్సవాలు జరుపుకొంటారు. శుక్రవారం సాయంత్రం ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. గ్రామాల్లో ఉత్సాహంగా వేడుకలు నిర్వహిస్తాం.

– వాడై సోనేరావు, గ్రామ పటేల్, కెరమెరి

ట్రిపుల్‌ఐటీలో ఎంటర్‌ప్రెన్యూర్స్ డే

బాసర: బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డేను గురువారం ఉత్సాహంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్ హాజరై విద్యార్థులకు సూచనలు చేశారు. పారిశ్రామికవేత్తలు సమాజానికి మార్గదర్శకులని, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లి వాటిని ఆచరణలో పెట్టే ధైర్యం ప్రతీ విద్యార్థిలో ఉండాలని సూచించారు. విశ్వవిద్యాలయం అందించే ఇన్నోవేషన్ క్లబ్‌లు, ఇంక్యుబేషన్ సెంటర్లు, ప్రాజెక్టు వర్క్‌లతో విద్యార్థులు తమ స్టార్టప్ ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకురావాలని తెలిపారు. విద్యార్థులు తమ స్టార్టప్ ఐడియాలను ప్రదర్శించి, సృజనాత్మక ఆలోచనలు, ప్రాజెక్టు రూపకల్పనలను వివరించారు. వివిధ విభాగాల విద్యార్థులు టీంవర్క్‌తో పనిచేసిన తీరు, భవిష్యత్ ఆలోచనలను ప్రాక్టికల్ మోడల్స్‌గా మార్చే పట్టుదలను



సదస్సులో మాట్లాడుతున్న మురళీదర్శన్

ప్రశంసించారు. ఆహార ప్రాసెసింగ్, ప్రపంచ వ్యాపారం, ఎగుమతులు, దిగుమతులు, ఆహార భద్రత వంటి సమకాలీన అంశాలపై విద్యార్థులకు వివరణాత్మకంగా తెలియజేశారు. విజయవంతమైన వ్యాపారులు కావాలంటే ఆవిష్కరణ దృక్పథం, పట్టుదల, క్రమశిక్షణ, సేవాభావం అవసరమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అసోసియేట్ డీన్ చంద్రశేఖర్, మహేశ్, జి.నాగరాజు, విఠల్, కోఆర్డినేటర్లు ఆర్.సైదులు, పి.తేజస్విని పాల్గొన్నారు.

చెల్లిని కిడ్నాప్ చేసిన అక్క

- ఆరుగురిపై కేసు నమోదు

ఆదిలాబాద్‌టౌన్: చెల్లి ప్రేమ వివాహం చేసుకోవడాన్ని ఓర్వలేక ఓ అక్క ఆమెను కిడ్నాప్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. గురువారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చెల్లె భగత్ మనీషా ప్రేమ వివాహం చేసుకోగా, తనకు పెళ్లి కాలేదని తలమడుగుకు చెందిన విజయ ఆమెపై కక్ష పెంచుకుంది. ఆమె భర్త నుంచి విడదీసేందుకు పన్నాగం పన్నింది. ఆమెను మహారాష్ట్రలోని కిన్వట్‌లో బంధించింది. బాధితురాలి భర్త అలుగంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కిడ్నాప్‌నకు సహకరించిన తలమడుగుకు చెందిన భగత్ విజయ, భగత్ సునంద, భగత్ ప్రగతి, తాంసికి చెందిన షబ్బీర్, ఓ మైనర్ బాలుడితో పాటు కిన్వట్‌కు చెందిన ప్రతీక్‌పై కేసు నమోదు చేశారు. కిడ్నాప్‌కు గురైన బాధితురాలి ఆచూకీ తెలుసుకుని ఆమెను



వివరాలు వెల్లడిస్తున్న టూటౌన్ సీఐ నాగరాజు

కిన్వట్ నుంచి తీసుకువచ్చారు. కాగా, మనీషా ఇటీవల భగత్ శ్రీనివాస్‌తో ప్రేమ వివాహం చేసుకుని ఆదిలాబాద్ పట్టణంలోని సంజయ్‌నగర్‌లో నివాసముంటోంది. ఈ పెళ్లి ఇష్టం లేకనే ఆమె అక్క కిడ్నాప్‌నకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. సోషల్ మీడియాలో పోలీసులపై దుష్ప్రచారం చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ వ్యవస్థ మహిళలపై గౌరవంగా వ్యవహరిస్తుందని తెలిపారు. టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ ఉన్నారు.

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో గురువారం ఓ వ్యక్తి మద్యం మత్తులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్‌కు చెందిన ముఖేశ్(30) కార్పెంటర్‌గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి పట్టణంలోని ఆర్యవైశ్య కాలనీలో నివసిస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన అతడిని భార్య సంపత్తి ప్రశ్నించింది. ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో అతడు ఇంట్లోని ఫ్రిజ్, టీవీని పగులగొట్టాడు. అనంతరం భార్యతోపాటు ఇద్దరు పిల్లలను వేరే గదిలోకి నెట్టివేశాడు. వారు పక్కగదిలో నిద్రించగా, ముఖేశ్ మరో గదిలో పడుకున్నాడు. గురువారం ఉదయం బయటికి రాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు తెరవగా.. గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. మృతుడి భార్య సంపత్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

మంచిర్యాలక్రైం: మంచిర్యాల–పెద్దంపేట రైల్వేస్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి(30) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని జీఆర్‌పీ ఎస్సై మహేందర్ తెలిపారు. సంఘటన స్థలం వద్ద మృతుడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఒంటిపై బ్లూ కలర్ నెక్ టీషర్ట్, టీ షర్ట్‌పై ఆర్ఎస్‌పీ అని, నా బలగం మా గళం అని తెలుగులో రాసి ఉన్నట్లు తెలిపారు. నలుపు రంగు ఫార్మల్ పాయింట్ ధరించి ఉన్నాడని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపర్చామని, వివరాలకు జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు.

పోస్టర్లు తగులబెట్టిన వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లిలో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లను తగులబెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. పట్టణానికి చెందిన అనుదీప్ బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో తిర్పెల్లిలో శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన రాముడు, ప్రధాని నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పోస్టర్లను చించేసి పెట్రోల్ పోసి తగులబెట్టారని పేర్కొన్నారు. తిర్పెల్లికి చెందిన అవారి సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

తాటిచెట్టుపై నుంచి పడి కార్మికుడికి తీవ్ర గాయాలు

తాండూర్: మండలంలోని మాదారం–3 ఇంక్లైన్ గ్రామానికి చెందిన రంగు లక్ష్మీనారాయణ గౌడ్ తాటిచెట్టు పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం గ్రామ సమీపంలోని తాటిచెట్టు పైకి ఎక్కి కల్లు తీస్తుండగా అదుపుతప్పి జారి కింద పడ్డాడు. కాలుకు తీవ్ర గాయం కావడంతో స్థానికులు అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఫుట్‌బాల్ పోటీల్లో సీఓఈ విద్యార్థుల ప్రతిభ



పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు

బెల్లంపల్లిరూరల్: సుబ్రతో ముఖర్జీ జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం(సీఓఈ) విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. గురువారం విద్యాలయంలో డీఈవో యాదయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి యాకుబ్ ఆధ్వర్యంలో అండర్–15, 17 విభాగం ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించారు. సీఓఈ విద్యార్థులు మొదటి స్థానంలో నిలిచారు. విజేత జట్లు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు. అండర్–15 విభాగం పోటీల్లో మంచిర్యాల ట్రినిటి విద్యార్థులు, అండర్–17 విభాగంలో కోటపల్లి గురుకుల విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ అబ్జర్వర్లు పీడీలు రవి, చాంద్‌పాషా, నిర్వాహకులు అల్లూరి వామన్, రాజశేఖర్, పీఈటీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఢిల్లీలో తడోరా ఎయిర్‌ఫోర్స్ జవాన్ మృతి



ఈశ్వర ప్రసాద్(ఫైల్)

ముథోల్: ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ జవాన్‌గా పనిచేస్తున్న ముథోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన ఈశ్వరప్రసాద్ (25) బుధవారం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామానికి చెందిన శిలారం గంగాధర్ పెద్ద కొడుకు ఈశ్వరప్రసాద్ ఢిల్లీలో జవాన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సహోద్యోగులతో కలిసి ఆగ్రాలోని వాటర్ ఫాల్‌కు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. తోటి ఉద్యోగులు ఆగ్రాలోని వైమానిక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీసులతో వాటర్‌ఫాల్ వద్ద గాలించగా, ఈశ్వరప్రసాద్ మృతదేహం లభ్యమైంది. దీంతో అక్కడి అధికారులు కుటుంబీకులకు సమాచారం అందిచారు. కుటుంబసభ్యులు ఎమ్మెల్యే రామారావు పటేల్ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, కేంద్రం హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్‌తో ఫోన్‌లో మాట్లాడి మృతదేహాన్ని రప్పించేందుకు ఏర్పాటు చేశారు.

బస్టాండ్‌లో ఒకరి మృతి

ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్‌లో గురువారం ఒకరు మృతి చెందారు. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతుడి వద్ద ఉన్న ఆధార్ కార్డు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉయ్యూర్‌కు చెందిన క్రిష్టోఫర్ (55)గా గుర్తించినట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతుడు ఆదిలాబాద్ పట్టణంలోని రాజస్థాన్ దాబాలో పనిచేస్తున్నట్లు వివరించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. మృతదేహం రిమ్స్‌లోని మార్చురీలో భద్రపర్చినట్లు పేర్కొన్నారు.

క్రెడిట్ కార్డుతో రూ.50వేలు మోసం

దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి క్రెడిట్ కార్డుతో రూ.50వేలు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దండేపల్లికి చెందిన వ్యక్తికి తాను లావాదేవీలు నిర్వహించే బ్యాంకు పేరుతో క్రెడిట్ కార్డు అవకాశం కల్పిస్తూ ఫోన్ చేశారు. ఓటీపీలు చెప్పాలని కోరడంతో చెప్పాడు. ఆ తర్వాత రెండ్రోజులకు ఇంటికే క్రెడిట్ కార్డు వచ్చింది. మళ్లీ ఫోన్ చేసి కార్డుపై ఉన్న నంబరు చెబితే ఆక్టివేట్ అవుతుందని చెప్పడంతో అలాగే చేశాడు. ఆదివారం మళ్లీ ఓసారి ఫోన్ చేసి ఓటీపీ నంబర్లు చెప్పాలని కోరడంతో చెప్పాడు. దీంతో రూ.33వేలు ఒకసారి, మరోసారి రూ.16వేలు కట్ అయినట్లు మెస్సేజ్‌లు వచ్చాయి. ఇటీవల కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వద్ద క్రెడిట్ కార్డు చెక్ చేయగా.. అందులో నుంచి రూ.50వేలు కట్ అయినట్లు తెలిసింది. దీంతో సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉట్నూర్‌రూరల్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎండీ గౌస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హౌస్ వైరింగ్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ఫొటోగ్రఫీ, వీడియో గ్రాఫిక్స్, ఏసీ రిపేరింగ్, టూవీలర్ మెకానిజం, సీసీ టీవీ ఇన్‌స్టాలేషన్, కుట్టు శిక్షణ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజనం, బస్సు చార్జీలు, ఒక జత యూనిఫాం, టూల్ కిట్స్, శిక్షణ అనంతరం కోర్సు ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన 18–45 ఏళ్లవారు అర్హులని పేర్కొన్నారు. ఆధారకార్డు, తెల్లరేషన్ కార్డు, పాన్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులు, నాలుగు ఫొటోలతో ఈ నెల 27న కేబీలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9949412159 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

ఎస్టీపీపీలో ఆధిపత్య పోరు..!

- ఉన్నత అధికారుల మధ్య సమన్వయ లోపం
- అధికారుల బంధువులకు ఉద్యోగాలు

జైపూర్: జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ప్లాంటు అంతా తన గుప్పిట్లో ఉండాలనే ఉద్దేశంతో ఓ అధికారి ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడం తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే దేశ స్థాయిలో ప్లాంటు విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణలో అనేక అవార్డులు అందుకుంది. అత్యధిక పీఎల్ఎఫ్(ప్లాంటు లోడ్ ఫ్యాక్టరీ)తో అత్యుత్తమ ప్లాంటుగా నిలుస్తూ మంచి కీర్తిని సంపాదిస్తోంది. అనేక విభాగాల్లో 50కి పైగా అవార్డులు అందుకోవడంలో తెరవెనుక అధికారులు, ఉద్యోగుల కృషి ఎంతగానో ఉంది. అందరినీ కలుపుకొని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఈడీ, జీఎం సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. ఓ వైపు ప్లాంటు నిర్వహణ మరోవైపు ప్రభావిత గ్రామాల ప్రజల సంక్షేమం, కార్మికుల సమస్యలు, ఉద్యోగుల అవసరాలు తీర్చాలి. కానీ.. ఇన్‌చార్జి జీఎంకు జీఎంగా పదోన్నతి కల్పించడం, ఇటీవల ఈడీగా నియామకం అయిన అధికారికి స్థానిక విషయాలపై పెద్దగా పట్టులేకపోవడం వల్ల జీఎం అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదరక సమస్యలు తలెత్తుతున్నాయనే చర్చ జరుగుతోంది. జీఎం ఇతర పర్సనల్ డిపార్టుమెంటు అధికారుల పనుల్లో జోక్యం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తన అనుమతి లేకుండా ప్లాంటులోకి ఎవరినీ అనుమతించొద్దని, గేట్‌పాస్ రెన్యూవల్ తన ద్వారా జరగాలని, గెస్ట్‌హౌస్‌లోకి అధికారులు, ఉద్యోగులు రావడం, గదుల కేటాయింపునకు తన అనుమతి పొందాలని ఆదేశిస్తున్నట్లు తెసింది. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు తమ తమ బంధువులకు అవకాశాలు కల్పిస్తుండడంతో ఇక్కడి నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. కొందరు నిరుద్యోగులు, గతంలో పని మానేసిన కార్మికులు స్థానిక మంత్రిని కలువగా.. ఆయన వారిని విధుల్లోకి తీసుకోవాలని, నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలని లేఖలు ఇచ్చారు. ఆయన పీఏ పదులసార్లు జీఎం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, మంత్రి ఆదేశాలను బేఖాతార్ చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈడీ ఆధీనంలో అన్ని విభాగాల అధిపతులు పని చేయాల్సి ఉంటుంది. ఆయన అధికారాన్ని తగ్గించేలా జీఎం స్థాయి అధికారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. కాగా, ఈ విషయమై జీఎం కే.శ్రీనివాసులును సంప్రదించగా.. ఇంటర్నల్‌గా చాలా విషయాలు ఉంటాయని, ఈడీకి తనకు రోజువారీగా సమావేశాల్లో ఎన్నో రకాల విషయాలపై చర్చలు వస్తాయని కొన్నింటిలో అభిప్రాయబేధాలు వచ్చినా నిబంధనల ప్రకారం పని చేస్తామని అన్నారు. గేటు పాస్‌లు, గెస్ట్‌హౌస్ విషయంలో తనకు కూడా సమాచారం ఉండాలనే ఉద్దేశంతో ఆదేశించినట్లుగా చెబుతూ చిన్న చిన్న విషయాలు మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ దాటవేశారు.

చదువు.. బాధ్యత!



చదువు కోకుంటే గాడిదలు కాస్తావా అంటూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరిగా చదవని పిల్లలను మందలిస్తుంటారు. కానీ నిర్మల్ జిల్లాలో ఓ విద్యార్థి చదువు కొనసాగిస్తూ గాడిదలు కాస్తున్నాడు. బడికి వెళ్తూనే తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ కాలనీకి చెందిన కిరణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఇతని కుటుంబం కూలీ పనులతోపాటు గాడిదల పెంపకం చేపట్టింది. తల్లిదండ్రులు ఉదయమే పనికి వెళ్తారు. దీంతో కిరణ్ ఉదయం స్కూల్‌కు వెళ్లేటప్పుడు గాడిదలను తోలుకెళ్లి శివారులోని మైదానంలో వదిలేస్తాడు. మళ్లీ సాయంత్రం పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తోలుకొస్తాడు. అన్ని సౌకర్యాలు ఉన్నా చాలామంది చదువుకోకుండా సెల్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. కానీ పేద కుటుంబంలో పుట్టిన కిరణ్.. చదువుపై మక్కువతో పాఠశాలకు వెళ్తున్నాడు. తల్లిదండ్రులకు తోడుగా గాడిదలనూ చూసుకుంటున్నాడు. గురువారం పాఠశాల అనంతరం గాడిదలను ఇంటికి తీసుకొస్తూ 'సాక్షి' కెమెరాకు చిక్కాడు.

– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్

'కడెం'కు తగ్గిన వరద



నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన వర్షాలు తగ్గడంతో ఇన్‌ఫ్లో కూడా తగ్గినట్లు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం ప్రాజెక్టుకు 5,316 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఒక గేటు ఎత్తి 3,751 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో మరింత తగ్గడంతో గేటు మూసివేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయినీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 695.825 అడుగులు ఉంది.

– కడెం

పులి దాడిలో మూడు పశువులు మృతి

కాసిపేట: మండలంలోని దేవాపూర్ అటవీ రేంజ్ పరిధి రొంపెల్లి సెక్షన్‌లో పెద్దపులి దాడిలో మూడు పశువులు మృతిచెందాయి. రేంజ్ అధికారి అనిత తెలిపిన వివరాల ప్రకారం.. తిర్యాణి మండలం ఏదులపాడుకు చెందిన నైతం శేఖర్, తుంరం భీం, తుంరం మాల్కులకు చెందిన ఆవు, ఎద్దు, దూడ మేతకు వెళ్లాయి. బుధవారం సాయంత్రం పెద్దపులి దాడి చేసి హతమార్చింది. గురువారం పశువుల కళేబరాలను, సమీప ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు గుర్తించి నిర్ధారించారు. బాధితులకు త్వరలో పరిహారం అందించనున్నట్లు తెలిపారు. పెద్దపులి సంచరిస్తున్నందున సమీప అటవీవిలోకి వెళ్లవద్దని సూచించారు. పులికి ఎటువంటి అటంకం కలిగించవద్దని సూచించారు.



కళేబరాన్ని పరిశీలిస్తున్న రేంజ్ అధికారి అనిత

జాతీయస్థాయి పుస్తక రచయిత శిక్షణకు గిరిజన యువతి

నార్నూర్: గాదిగూడ మండల కేంద్రానికి చెందిన ఆదివాసీ గిరిజన యువతి పెందూర్ దీపాలక్ష్మి ఆదివాసీ చరిత్రపై జాతీయస్థాయి పుస్తక రచయిత శిక్షణకు ఎంపికయ్యారు. ఈ నెల 19నుంచి 25వరకు బెంగళూరులో నిర్వహించనున్న శిక్షణలో ఆమె పాల్గొంటున్నారు. గ్రామీణ పేదరిక నిర్మాణ సంఘం, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డీ దివ్య ఆదేశాల మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్(ఎన్ఐఆర్‌డీపీఆర్) ఆధ్వర్యంలో ఆదివాసీ చరిత్రపై ఆరు రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా గాదిగూడ మండలం నుంచి అర్హత, అనుభవం, నాయకత్వ లక్షణాలు కలిగిన పెందూర్ దీపాలక్ష్మిని డీఆర్డీవో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దీపాలక్ష్మి 'సాక్షి'తో మాట్లాడుతూ.. ఒక మెట్టు ఎదగాలంటే డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలం.. డబ్బు ఉంటేనే సక్సెస్ అవుతాం.. అనే ఆలోచనను పక్కనపెట్టి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. జాతీయ స్థాయి పుస్తకాల రచయిత శిక్షణకు తాను ఎంపిక కావడానికి పట్టుదల, స్వయం కృషే కారణమని తెలిపారు. ఈ పోటీకి ఎంపికావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో ఆదివాసీ చరిత్ర, ఆదివాసుల జీవన విధానం పుస్తకాలను ముందుకుతీసుకువస్తానని తెలిపారు. కాగా, జాతీయ పుస్తకాల రచయిత శిక్షణకు ఎంపికైన గిరిజన యువతిని చూసి ఆదివాసీ సమాజం గర్వపడుతోందని రాయిసెంటర్ జిల్లా సార్ మేడి మెస్రం దుర్గు పేర్కొన్నారు.



పెందూర్ దీపాలక్ష్మి

ఉద్యోగులకు మెరుగైన వసతులు

నస్పూర్: సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వసతులు కల్పిస్తున్నామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో రూ.1.10లక్షలతో ఆధునీకరించిన ఐటీ విభాగాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగులకు మారుతున్న కాలానికి అనుగుణంగా అనుకూల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను ఆధునీకరించామని, ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రెటరీ బాజీసైదా, శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజీఎం భీభత్స, అధికారులు సాంబశివరావు, రాజన్న, ఆనంద్‌కుమార్ పాల్గొన్నారు.



కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న జీఎం శ్రీనివాస్